క్లుప్తంగా

ఉచిత వైద్యశిబిరం



వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు

యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని దాతర్‌పల్లి గ్రామంలో ఆర్‌కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్‌కుమార్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్ బైరగాని పుల్లయ్య, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, సత్యనారాయణ, విజయ్, తేజస్విని, అశ్లేష పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

ఆలేరురూరల్ : పట్టణ కేంద్రం నుంచి మంతపురి వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులను ఆదివారం మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పరిశీలించారు. బీటి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్, సైట్ ఇంజనీర్ రమేష్ పాల్గొన్నారు.

కుట్టు మిషన్లు పంపిణీ

చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని ప్రియాంక ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ శ్వేతప్రియాంక -సుధీర్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం 20మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కటకం ప్రశాంత్, కొనసం రాంరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశం, అతహర్, మంగయ్య, నర్సింహ, సత్యనారాయణ, శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు.

గొర్రెల యూనిట్లు..

సంస్థాన్ నారాయణపురం: మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన 15మందికి మంజూరైన గొర్రెల యూనిట్లను ఆదివారం సర్పంచ్ మైల యాదవరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకన్న, భాలం నర్సింహ, బీరయ్య, లింగయ్య, పిచ్చమ్మ, నర్సింహ, ఐలయ్య, మంగ, మల్లయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు

ఆలేరురూరల్ : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేషం అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌రావు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరక్టర్ అడెపు బాలస్వామి, మార్కెట్ డైరక్టర్లు కుండె సంపత్, పత్తి వెంకటేష్, పూల శ్రవణ్, మొరిగాడి వెంకటేష్, కౌన్సిలర్లు బేతిరాములు, నర్సింహులు, సంపత్ పాల్గొన్నారు.

వాటర్‌ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

వలిగొండ : వాటర్ ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్ సుందర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని గోపరాజుపెల్లిలో పీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మంచినీటి క్యాన్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎస్ రెడ్డి ఆగ్రో ఫామ్స్ లో సద్ది అన్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సీఎస్ రెడ్డి, దాసరి మల్లేశం, నకిరేకంటి మొగులయ్య, ఎండీ మహమూద్ ,బందారపు లింగ స్వామి, సత్తయ్య, నాగెల్లి సుధాకర్, కనతాల అశోక్ రెడ్డి, దోగిపర్తి సంతోష్, కృష్ణ, బచ్చు శ్రీనివాస్,అనిల్ కుమార్ పాల్గొన్నారు.

చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి

మోత్కూరు: చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సయ్య అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వం ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేదన్నారు. ఇప్పుడు టెస్కో ద్వారా కొనుగోలు చేయాలన్నారు. చేనేత కార్మికులకు వయస్సుతో సంబంధం లేకుండా బీమా సౌకర్యం అందించాలన్నారు. ఆయన వెంట కార్మికులు వంగరి రాములు, పసునూరి నారాయణ, రేగోటి యాదగిరి, రేగోటి శ్రీను, ధనమ్మ, లక్ష్మి తదితరులు ఉన్నారు.

యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా సతీష్

అడ్డగూడూరు : యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా మండల కేంద్రానికి మట్టిపల్లి సతీష్ ను ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని నిర్వహించిన యాదవ విద్యావంతుల సన్నాహక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, సింహాద్రి, వారస్వామి, మల్లేష్,మధు పాల్గొన్నారు.

మండల అధ్యక్షుడిగా బాలకృష్ణ

బొమ్మలరామారం : యాదవ విద్యావంతుల వేదిక మండల అధ్యక్షుడిగా మండలంలోని సోలీపేట్ గ్రామానికి చెందిన ఈటబోయిన బాలకృష్ణ నియామకమయ్యారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన యాదవ విద్యావంతుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకని వెంకటేష్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పేరుకే క్రీడా ప్రాంగణం

- సిరిపురం క్రీడా మైదానంలో గత నాలుగేళ్లుగా ఐకేపీ సెంటర్ నిర్వహణ
- గ్రౌండ్‌లో పేరుకుపోయిన రాళ్లు.. పెరిగిన పిచ్చిమొక్కలు
- ఆడుకోవడానికి అనువుగా లేకపోవడంతో గ్రౌండ్‌కు రావడానికి ఆసక్తి చూపని క్రీడాకారులు



సిరిపురంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణం



రామన్నపేట : క్రీడా మైదానంలో పేరుకుపోయిన రాళ్లు

రామన్నపేట : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి అధ్వానంగా తయారవుతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి ఆటలకు పనికి రాకుండా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి. పలు గ్రామ పంచాయతీల్లో ఊరికి దూరంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం, వసతులు కల్పించకపోవడంతో క్రీడా ప్రాంగాణాలు నిరుపయోగంగా మారుతున్నాయి..

అధ్వానంగా సిరిపురం క్రీడా మైదానం..

మండలంలోని సిరిపురం ఉన్నతపాఠశాల ఎదురుగా రోడ్డుకు అవతలి పక్కన సుమారు ఎకరం విస్తీర్ణంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసింది. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో కనీస వసతులు కల్పించకపోవగా ప్రతి ఏటా ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ సీజన్‌లో సుమారు 40రోజుల పాటు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన కొనుగోళ్లు మే చివరి నాటికి ముగిశాయి. కానీ కొనుగోలు కేంద్రం ముగిసిన గ్రౌండ్‌ను మాత్రం శుభ్రం చేయడం మరిచారు. ప్రస్తుతం క్రీడా మైదానం నిండా ధాన్యం పట్టాలపై కప్పిన రాళ్లే దర్శనమిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమైనా రాళ్ల తొలగించకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి తేళ్లు, పాములు దర్శనమిస్తున్నాయి. ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ అనువుగా లేకపోవడంతో పాఠశాలలో చదువుతున్న వందమంది విద్యార్థులతో పాటు గ్రామ యువకులు క్రీడలకు దూరమవుతున్నారు.

మందుబాబులకు అడ్డాగా..

క్రీడా మైదానాన్ని ఆనుకొని పూర్వ ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలదశలో ఉన్నాయి. ఆ భవనాలు స్థలాన్ని ఉన్నత పాఠశాలకు కేటాయించారు. ప్రహరీ లేకపోవడం, రోడ్డు అవతలి పక్కన ఉండడంతో ఆ ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాల నడుస్తున్న సమయంలోనూ మద్యం తాగుతుండడం గమనార్హం. రోడ్డు పక్కనే తాగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

రాళ్లను తొలగించాలి



మైదానంలో కబడ్డీ, ఖోఖో కోర్టులు ఉన్నాయి. మైదానం అంతా రాళ్ల పిచ్చిమొక్కలతో నిండి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మైదానంలో పేరుకుపోయిన రాళ్లను తొలగించి గ్రౌండ్‌ను చదును చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం

– బొడ్డుపల్లి శివమణి, విద్యార్థి

మైదానాన్ని చదును చేయాలి



పాఠశాల పునః ప్రారంభమై నెలరోజులు కావస్తుంది. క్రీడా మైదానంలో రాళ్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో ఆ గ్రౌండ్‌లో ఆటలు ఆడిపించడం లేదు. దీంతో క్రీడలకు దూరమవుతున్నాం. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆటలు ఆడుకునే విధంగా మైదానాన్ని చదును చేయాలని కోరుతున్నాం.

– రాపోలు లక్ష్మీప్రసన్న, విద్యార్థిని

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు



పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన వివిధపార్టీల నాయకులు 80మంది నార్కట్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతీగడపకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని తెలిపారు. గత నాలుగేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులపై ముఖ్య కూడళ్లలో చర్చ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బందెల యాదయ్య, ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు పైళ్ల ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో పోశబోయిన నర్సింహ, వెంకయ్య, శంకర్, దుర్గారాం, గిరి, సత్య, రవి, ఉపేందర్, శివ, శ్రీను, పాపయ్య, మహేష్, తిరుపతి, బాలరాజు, సైదులు, వెంకన్న, శివ ఉన్నారు.

ఉద్యమకారులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి



పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఉద్యమకారులు

ఆలేరురూరల్ : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20న ఉద్యమకారుల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేసి రూ. 10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరీదుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, స్వేనర్రా సంపత్, రాంబాబు, కంది పెంటాచారి, కొంతం వీరస్వామి, నీలం వెంకటస్వామి, చింతల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ



భువనగిరి : పూజలు చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి



భూదాన్‌పోచంపల్లి : బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి : మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మారమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, సర్పంచ్ మల్లికార్జున్, ఎంపీటీసీ సామల వెంకటేష్, బీఆర్‌ఎస్ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాండు, ప్రకాష్‌గౌడ్, శ్రీనివాస్, సుధాకర్, హరిబాబు, సోమయ్య, మల్లేశం, సుజాత, ప్రవీణ్, రవికుమార్, చందు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు కుంభం పూజలు..

అనంతారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా మారమ్మ తల్లి దేవాలయంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కుల వెంకటేశం, ఎంపీటీసీ శివానంద్, ఆదినారాయణ, శంకర్‌బాబు, స్వామి, కొండల్ రెడ్డి, రాములు, విఠల వెంకటేష్, ఎర్ర మహేష్, ప్రభాకర్‌రెడ్డి, వినయ్, వేణు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి : పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుకాఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, వైస్‌చైర్మన్ బాత్క లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పెద్దల చక్రపాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చిక్క కృష్ణ, నాయకులు కొమ్ము బానుచందర్, మైసగోని వెంకటేశం, చెరుకు వెంకటేశం, వంగూరి స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అతిథులను ఆలయ కమిటీ అధ్యక్షుడు చెరుకు నర్సింహ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కరగల్ల కుమార్, నల్ల లక్ష్మణ్, పోతగల్ల దానయ్య, శ్రీను, కొమ్ము లక్ష్మణ్, భిక్షపతి, ఎడ్ల లింగస్వామి, చెరుకు నరేశ్, పెద్దల శేఖర్, నాగేశ్, కుక్క స్వామి, కుక్క కుమార్, కరగల్ల రాజు, పెద్దల బాబు, కొమ్ము శ్యామ్, శంకరయ్య, లింగస్వామి పాల్గొన్నారు.

బొమ్మలరామారం : మండలంలోని చీకటిమామిడి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్చ వసంతా శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ శోభ చంద్రమౌళి, మల్లా గౌడ్, రాగుల బల్‌రామ్, బుడిద రమేష్‌గౌడ్, గుల్లని మహేష్, తిర్మణి నాగరాజు గౌడ్, తిరుమలయ్య, జమాల్, మునుక రాజు యాదవ్, సాయి కుమార్ గౌడ్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి



సభ్యత్వం అందజేస్తున్న పోచం కన్నయ్య

మోత్కూరు: పద్మశాలీలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పద్మశాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడీబజార్‌లో పద్మశాలీ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీల సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి రూ. 1లక్ష ఆర్థికసాయం అందే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుండు ప్రసాద్, మోత్కూరు పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పోచం భిక్షపతి, జిల్లా రవీందర్, కిష్టయ్య, గుర్రం అంబదాసు, రేగోటి పాండురంగం తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి



మొక్కలు నాటుతున్న మున్సిపల్ చైర్మన్

చౌటుప్పల్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. హరిత హారంలో భాగంగా మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఆదివారం మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్, కొయ్యడ సైదులుగౌడ్, షాదీఖాన చైర్మన్ ఎండీ.ఖలీల్, మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, నాయకులు దండ అరుణ్‌కుమార్, చోటె బాబ, ఏజాస్‌పాష, ముషీర్, జమీర్, ఖదీర్, ఇబ్రాహీం, గోరెమియ, కరీం పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

తుర్కపల్లి: మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కొండబోయిన పద్మకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును ఆదివారం బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కటికల సురేష్ అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ దాసరి నర్సింహులు, మాజీ పీఏసీయస్ డైరెక్టర్ పుట్ట సాయిల్, ఉడుత హిమేష్, నాగరం కనకయ్య, శ్రీశైలం, రాజు, కొండయ్య పాల్గొన్నారు.

చిరుమర్తి లింగయ్య చిత్రపటానికి పాలాభిషేకం

రామన్నపేట: మండల కేంద్రంలోని పదవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు తెలుపుతు ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఆమేర్, రఘు, ఇబ్రహీం, ఇలియాస్, బోడ కమలమ్మ, నూకల లింగమ్మ, ఉపేందర్, కొండోజు అండాలు, యాదమ్మ పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించొద్దు

భూదాన్‌పోచంపల్లి : జలాల్‌పురం గ్రామ పంచాయతీ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించొద్దని సర్పంచ్ పర్నె రజిత మల్లారెడ్డి అన్నారు. మండలంలోని జలాల్‌పురం గ్రామ పరిధిలో మున్సిపల్ అధికారులు నాటిన బోర్డును, స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 80 గల ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లుగా రైతులు సేద్యం చేసుకుంటూ కబ్జాలో ఉన్నారని అన్నారు గ్రామంలోని ప్రభుత్వ భూమిని మున్సిపల్ అవసరాలకు కేటాయించడం సరైంది కాదని అన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైరు బాలరాజుగౌడ్, కొయ్యడ శ్రీనివాస్, భాస్కర్, పాలకూర్ల కుమార్, భైరు భరత్, సిద్దగోని మల్లేశ్, బూర్గు పాండు, రాజయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.

కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె



రాజాపేట : భిక్షాటన చేస్తున్న పంచాయతీ కార్మికులు



రామన్నపేట : సమ్మెలో పాల్గొన్న జీపీ సిబ్బంది

యాదగిరిగుట్ట రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు రామనర్సయ్య, బాలరాజు, శ్రీనివాస్, నర్సింహ, స్వామిదాసు, ఎల్లంల సత్తయ్య, నవీన్, స్వప్న, జగత్ రెడ్డి, సత్యనారాయణ, క్రిష్ణ మొగులయ్య పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ నోముల స్వామి, పంచాయతీ కార్మికులు కిష్టయ్య, సత్యపాల్, అయిలయ్య, సుధాకర్, రామనర్సయ్య, లలిత, పద్మ పాల్గొన్నారు.

మోత్కూరు: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

అడ్డగూడూరు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. సమ్మెలో భాగంగా కార్మికులు భిక్షాటన చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు మల్లయ్య, శివ, సోమన్న, అవిలయ్య పాల్గొన్నారు.

రాజాపేట : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. సమ్మెలో భాగంగా పంచాయతీ కార్మికులు భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

రామన్నపేట : వివిధ డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. దీక్షా శిబిరం వద్దనే కార్మికులు వంట చేసుకుని భోజనాలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందెల భిక్షం, సీఐటీయూ మండల అధ్యక్షుడు గొరిగె సోములు, నకిరేకంటి రాము, శుభకోటి శ్రీనివాసాచారి, ఎండీ బాబు, దండిగ సైదులు, పాలెం స్వామి, గాదె ఎల్లయ్య, గాదె చంద్రయ్య, మంచాల రేణుక, కందుల నర్సింహ, మేడి రామచంద్ర, నాగరాజు, శంకరయ్య, ఉప్పునూతుల నర్సింహ, మహేష్, సుగుణమ్మ, యాదమ్మ, లక్ష్మయ్య, బంటు లక్ష్మమ్మ, మంగమ్మ, సైదులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి



నూతన కమిటీని సన్మానిస్తున్న తడక వెంకటేశం

భూదాన్‌పోచంపల్లి : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశం అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని 10, 11, 12వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ వార్డు అధ్యక్షుడిగా చేరాల మహేశ్, 11వ వార్డు అధ్యక్షుడిగా కర్నాటి బాలరాజు, 12వ వార్డు అధ్యక్షుడిగా వేముల ఆనంద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భోగ భానుమతివిష్ణు, మోటె రజితరాజు, మున్సిపల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు భారత లవకుమార్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, గునిగంటి రమేష్, శశికళ, వెంకటేష్, సుధీర్, కుమార్, స్వామి, యాదగిరి, పాండు, దామోదర్, కృష్ణ, బాలకృష్ణ, కుమార్, జయసూర్య, మహేశ్, సామల సుధాకర్‌రెడ్డి, అంజమ్మ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న రాజు

వలిగొండ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్‌లు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.5100 కోట్ల స్కాలర్ షిప్ లను విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయ ఖాళీలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేముల నాగరాజు, విష్ణు, జ్యోతి బసు,అజయ్, వంశీ, మణికంఠ, రంజిత్, రాజు పాల్గొన్నారు.

పలువురికి ఆర్థికసాయం

చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన జక్కల లక్ష్మణ్‌యాదవ్ ఇటీవల మృతి చెందాడు. ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవిముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లందాసు సతీష్, మాజీ సర్పంచ్ ఎర్రగోని నర్సింహ్మా, నాయకులు రమనగోని రఘు, జెట్టి వెంకటేష్, ఎర్రగోని మల్లేష్, జంపాల సాయి తదితరులు ఉన్నారు.

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు బత్తిని మల్లేష్‌కు ఆదివాకం గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్ రూ. 5వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు పంజాల నర్సయ్య, పంజాల వెంకటేష్, మాద సత్తయ్య, పోతగాని మల్లేశం గౌడ్, నాతి స్వామి పాల్గొన్నారు.



చౌటుప్పల్ : ఆర్థికసాయం అందజేస్తున్న నాయకులు

బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డికి సన్మానం



సన్మానిస్తున్న నాయకులు

తుర్కపల్లి: కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా ఎన్నికైన బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డిని ఆదివారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బానోత్ హరినాయక్, జితేందర్‌నాయక్, రమేశ్‌నాయక్, సుమన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నూతన డైరెక్టర్లకు..

ఆలేరురూరల్ : ఆలేరు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ డైరక్టర్లుగా ఎన్నికైన కుండె సంపత్, పత్తి వెంకటేష్‌లను ఆదివారం ఆలేరు కురుమ సంఘం పట్టణ అధ్యక్షుడు ఎగ్గిడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా గొర్ల పెంపకందారుల డైరెక్టర్ జల్లి నర్సింహులు, మండల అధ్యక్షుడు జూకంటి ఉప్పలయ్య, అబ్బసాయిలు, ఎగ్గిడి శ్రీను, బండ శ్రీను, యాదగిరి, మల్లేషం, గంగేష్, భాస్కర్, శ్రీశైలం, వెంకటేష్, రాజశేఖర్, మహేష్, బీరుమల్లు, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మలు ఐక్యతతో మెలగాలి

అడ్డగూడూరు : విశ్వకర్మలు ఐక్యతతో మెలగాలని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విశ్వకర్మలు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయిలో విశ్వకర్మ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో విశ్వకర్మ మండల అధ్యక్షుడు రాజుపేట శోభన్ బాబు, స్వర్ణకారసంఘం మండల అధ్యక్షుడు రాజుపేట వెంకటాచారి , వీరస్వామి, వామానాచారి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ గెలుపునకు కృషిచేయాలి

మోత్కూరు: బీజేపీ గెలుపునకు కృషిచేయాలని బీజేపీ తుంగతుర్తి నియోజక వర్గ ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య అన్నారు. మోత్కూరు మండలం అనాజిపురం వద్ద బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాపా రవికుమార్, కూరెల్ల వెంకటేశ్వర్లు, మల్లెపాక సాయిబాబా, బంగారు స్వామి, జింకల మల్లయ్య పాల్గొన్నారు.

డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం

యాదగిరిగుట్ట రూరల్: డబుల్ ఇంజన్ సర్కారుతో నే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదగాని హరిశంకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని సైదాపురం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్దుల (టిఫిన్ బాక్స్) సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, క్రిష్ణ గౌడ్, కళ్లెం శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, బాల్‌రెడ్డి, జహంగీర్, రాఘవేంద్ర గౌడ్, రాజు, రాజమణి పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక

గుండాల : మండలంలోని అంబాల గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ నాయకుడు పడాల శ్రీనివాస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం బండకొత్తపల్లి గ్రామంలో యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బీరప్ప, నాయకులు సి.హెచ్.నాగయ్య, నర్సింహ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో ..

తుర్కపల్లి: మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ గుంటి రాములు, మన్నె రాజు ఆదివారం సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో డీసీసీబీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నర్సింహులు, పాపయ్య ఉన్నారు.

నేడు ఎమ్మెల్యే పర్యటన

ఆత్మకూరు(ఎం): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి పర్యటించనున్నట్లు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.